# సాక్షి ఎన్టీఆర్ జిల్లా

ఆదివారం । 27 । జూలై । 2025





## తిరుమలగిరి ఆలయానికి విరాళం

జగ్గయ్యపేట: తిరుమలగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి మధిర మండలం దెందుకూరుకు చెందిన అడ్డాడ ఆంజనేయులు దంపతులు రూ.1,00,116 విరాళం సమర్పించారు.



## నృత్యం.. నేత్రపర్వం

విజయవాడ కల్చరల్: మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాపీఠంపై శనివారం రాత్రి నాట్యాచారిణి సాయి ప్రసన్న బృందం ప్రదర్శించిన 'తకిట తత్ ఝుం' నృత్యరూపకం నేత్రపర్వంగా సాగింది.



## లక్ష్మికి వీడ్కోలు

పోలీస్ శాఖలో పదేళ్లు సేవలందించి అనారోగ్యంతో మృతిచెందిన జాగిలం లక్ష్మికి శనివారం పోలీసు సిబ్బంది అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -8లో▸

# సమస్యల హాస్టేళ్లు

- సంక్షేమ హాస్టళ్లలో అరకొర వసతులు
- చలికి వణుకుతూ నేలపై నిద్రించాల్సిన పరిస్థితి
- విద్యార్థులకు చాలినన్ని మరుగుదొడ్లు లేని వైనం
- ధ్వంసమైన ప్రహరీలకు మరమ్మతులు శూన్యం
- విషపురుగుల సంచారంతో భయం.. భయం



జి.కొండూరు ఎస్సీ వసతి గృహంలో బెడ్లు లేకపోవడంతో నేలపై పడుకున్న విద్యార్థులు

**వన్‌టౌన్(విజయవాడపశ్చిమ):** ఎన్టీఆర్ జిల్లాలోని విద్యార్థి వసతి గృహాలు అధ్వానంగా తయారయ్యాయి. కూటమి పాలకుల అలసత్వం, అధికారుల పర్యవేక్షణ లోపం, నిధుల లేమితో కనీస వసతులకు కూడా నోచుకోక పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఆశ్రయం పొందుతున్న సమస్యలతో అల్లాడుతున్నారు. బెడ్లు, దుప్పట్లు లేక నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితులు దాపురించాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చలికి గజగజా వణుకుతున్నారు. ఈ సమస్యలను తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లకు పంపించడానికి వెనుకంజ వేస్తున్నారు.

### తరగతి గదుల్లోనే వసతి

మైలవరం మండలం కొండపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో 414 మంది విద్యార్థులకు కేవలం 15 గదులు మాత్రమే ఉన్నాయి. ఇరుకు గదుల్లోనే ఉదయం తరగతుల నిర్వహణ, రాత్రి విద్యార్థులు నిద్రించేందుకు ఉపయోగిస్తున్నారు. విద్యార్థుల భోజనానికి పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ పట్టి సన్న బియ్యంగా సరఫరా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కంచికచర్ల ఎస్సీ హాస్టల్‌ను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాడు-నేడు పథకం ద్వారా ఆధునికీకరించారు. మండలంలోని పెండ్యాల బీసీ హాస్టల్‌లో దుప్పట్లు ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపించారు. చందర్లపాడు ఎస్సీ హాస్టల్‌లో మాత్రం అరకొర వసతులు దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి.



విజయవాడ ప్రకాష్‌నగర్‌లో హాస్టల్ భవనం

### వెంటాడుతున్న గురువుల కొరత

మైలవరం నియోజకవర్గంలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 260 మంది బాలికలు చదువుతున్నారు. ఇక్కడ పది మంది ఉపాధ్యాయులు అవసరం. అయితే ఏడుగురు మాత్రమే ఉన్నారు. జి.కొండూరు మండలం కుంటముక్కలలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో భోజనం చేసే డైనింగ్ హాలు సరిపోవడంలేదు. విద్యార్థులను మూడు బ్యాచ్‌లుగా విభజించి భోజనం వడ్డిస్తున్నారు. ఇక్కడ 64 మరుగుదొడ్లలో కేవలం 38 మాత్రమే పని చేస్తున్నాయి. డార్మిటరీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదభరితంగా మారింది.

సాక్షి గ్రౌండ్ రిపోర్ట్

### విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు



**కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. కనీస వసతులు** సైతం కల్పించకపోవటంతో హాస్టల్స్‌లోని విద్యార్థులు అల్లాడుతున్నారు. రాజధానికి సమీపంలో ఉన్న నియోజకవర్గాల్లోనే హాస్టల్స్ దయనీయ పరిస్థితులు ఉంటే మిగిలిన జిల్లాల్లో ఇంకెంత దారుణంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. నాడు-నేడు ద్వారా విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుంది. ఆ పనులను నిలిపివేసి కూటమి సర్కార్ విద్యార్థులను ఇబ్బందులు పాలు చేస్తుంది.

– ఎ.రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం



విజయవాడ ప్రకాష్‌నగర్ హాస్టల్‌లో నేలపై కూర్చుని భోజనం చేస్తున్న విద్యార్థులు

### ఇళ్లకు వెళ్లి వస్తున్న దుస్థితి

హాస్టల్స్‌లో వసతులు లేకపోవటంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లి వస్తుండటంతో రాత్రి వేళ ఆయా హాస్టల్స్‌కు వార్డెన్ తాళాలు వేస్తున్నారు. నందిగామ ఎస్సీ హాస్టల్‌లో తలుపులు విరిగిపోయాయి. కంచికచర్ల మండలం గండేపల్లి ఎస్సీ బాలికల హాస్టల్‌లో రాత్రి సమయంలో విద్యార్థులు ఉండటం లేదు. వీరంతా గ్రామానికి చెందిన విద్యార్థులు. దీంతో వారంతా ఇళ్లకు వెళ్లి తిరిగి మరుసటి రోజు హాస్టల్‌కు చేరుకుంటున్నారు. అంతేకాకుండా వార్డెన్ కూడా అప్పుడప్పుడు వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ విధమైన దుస్థితి ఉన్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



కంచికచర్ల మండలం గండేపల్లి హాస్టల్ ఇన్‌చార్జి వార్డెన్ గదికి రాత్రి వేళ తాళం



విజయవాడ ప్రకాష్‌నగర్ హాస్టల్‌లో తలుపులు దెబ్బతిన్న బాత్‌రూమ్‌లు

### ప్రశ్నార్థకంగా మారిన భద్రత

జి.కొండూరు మండలం కుంటముక్కలలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ముందు భాగంలో ప్రహరీ ధ్వంసమవడంతో విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కనీసం ప్రహరీ సైతం నిర్మించలేని దుస్థితిలో పాలకులు ఉన్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలోని ఐరన్ విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయి. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లోనూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాడు-నేడు కింద నిర్మాణం, మరమ్మతులు చేసిన హాస్టళ్లలో విద్యార్థులు వసతి పొందుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మరమ్మతులు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంబాడీపేట హాస్టల్‌లో బెడ్లు లేకపోవటంతో చిన్నారులు నేలపైనే నిద్రిస్తున్నారు.

### విషపురుగుల సంచారం

జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయిలోని మహాత్మా జ్యోతీరావు పూలే బీసీ వసతి గృహం పొలాల మధ్య ఉండటంతో రాత్రి వేళల్లో విష పురుగులు సంచరిస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిల్లకల్లు బీసీ వసతి గృహంలో కిటికీలకు మెస్ లేకపోవటంతో దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. బెడ్లు లేకపోవటంతో నేలపైనే నిద్రించాల్సి వస్తోంది. వసతి గృహం ప్రహరీ కూలిపోవటంతో రాత్రి వేళల్లో విష పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. పెనుగంచిప్రోలులో బీసీ వసతి గృహం అద్దె భవనంలో నడుస్తోంది. 60 మంది విద్యార్థులకు నాలుగు మరుగు దొడ్లు మాత్రమే ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. డైనింగ్ హాల్ లేకపోవటంతో నేలపైనే కూర్చుని భోజనాలు చేస్తున్నారు. పెంకుటిల్లు కావటంతో దూలాలకు చెదలు పట్టి ప్రమాదకరంగా ఉండటంతో ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

## న్యూస్‌రీల్

### 31న కృష్ణానదికి మహా వస్త్ర సమర్పణ



**నాగాయలంక:** పవిత్ర కృష్ణానదికి ఈనెల 31వ తేదీన మహా వస్త్ర సమర్పణ వేడుక నిర్వహిస్తున్నట్లు నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం కమిటీ చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, క్షేత్ర పాలకుడు తలశిల రఘుశేఖర్ శనివారం తెలిపారు. సాగర సంగమ వేణి సర్వ పాపహరణిగా సాగర జలాలతో కలసి ఈ ప్రాంత ప్రజలను నిరంతరం తరింప చేస్తున్న నదీమతల్లికి కృతజ్ఞతగా ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3.10 గంటలకు 401 చీరలతో 2005 మీటర్ల పొడవైన తోరణం రూపొందించి కృష్ణవేణికి మహా వస్త్ర సమర్పణ చేస్తామన్నారు. ఈ చీరల తోరణాన్ని శ్రీరామ పాదక్షేత్రం ఘాట్‌లో కృష్ణవేణి విగ్రహం నుంచి అవతలి వైపు గుంటూరు జిల్లా తీరం ఏర్పాటు చేస్తామన్నారు.

### నిత్యాన్నదానానికి విరాళం



**ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):** ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ప్రకాశం జిల్లాకు చెందిన భక్తులు శనివారం రూ.1.56 లక్షల విరాళం సమర్పించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఏదూరి శ్రీనివాసరెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1.56 లక్షల విరాళం అందజేసింది. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

### ప్రతి ఇంటిని సర్వే చేయడమే లక్ష్యం



**వీరులపాడు:** రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ సర్వే చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సమిత్వ సర్వే చేపట్టిందని రాష్ట్ర పీ-4 డైరెక్టర్ నిశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన మండలంలోని పొన్నవరంలో జరుగుతున్న సమిత్వ సర్వేను ఆయా జిల్లాల పంచాయతీ అధికారులు శనివారం పరిశీలించారు. నిశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సమిత్వ సర్వే చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు పరిశీలనకు వచ్చారని తెలిపారు. సమిత్వ సెంట్రల్ టీం సహాయంతో మండలంలోని పంచాయతీ రాజ్ సిబ్బంది ఆరు బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. డీపీఓలు లావణ్య, కొడాలి అనురాధ, డీఎల్పీఓ రఘువరణ్, డెప్యూటీ ఎంపీడీఓ రాజశేఖర్ పాల్గొన్నారు.

### తృప్తి క్యాంటీన్ ప్రారంభం



**వన్‌టౌన్(విజయవాడపశ్చిమ):** మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ అన్నారు. పంజాసెంటర్ సమీపంలో డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్‌ను మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.తేజ్‌భరత్, మునిసిపల్ కమిషనర్ ధ్యాన్‌చంద్రతో కలిసి సురేష్‌కుమార్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తృప్తి క్యాంటీన్లను ప్రారంభించిందన్నారు. క్యాంటీన్ ఏర్పాటుకు జీఎస్టీతో కలిపి ప్రాజెక్ట్ వ్యయం రూ.14,51,400 అవుతుందని తెలిపారు. ఈ మొత్తంలో 75 శాతం డ్వాక్రా మహిళలు, 25 శాతం సారాస్ ఏజెన్సీ లోన్ ద్వారా సమకూరుతుందన్నారు. క్యాంటీన్ నిర్వహణ కోసం కంటెయినర్‌ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ క్యాంటీన్లను ముఖ్యమైన కూడళ్లలో, హైవేలకు సమీపంలో ఏర్పాటు చేస్తారన్నారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ తేజ్‌భరత్ మాట్లాడుతూ.. 30 వేల మంది డ్వాక్రా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేలా చేయడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రీజినల్ మేనేజర్ హర్జిత్ సింగ్, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

## శిశు వికాస ప్రగతిపై దృష్టిపెట్టండి

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ

**గాంధీనగర్(విజయవాడసెంట్రల్):** శిశు వికాస కీలక ప్రగతి సూచికల (కేపీఐ)పై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు దృష్టిసారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్యపై శనివారం సమన్వయ సమావేశం జరిగింది. మిషన్ వాత్సల్య లక్ష్యాలు, వాటి సాధనలో పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. శిశు సంరక్షణ చట్టాలు, కుటుంబ ఆధారిత సంరక్షణకు ప్రోత్సాహం, సంస్థాగత మద్దతు, ఆర్థిక సహకారం, శిశు సంరక్షణ పథకాల అనుసంధానంతో మిషన్ వాత్సల్య అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎత్తుకు తగిన బరువు, పూర్వ ప్రాథమిక విద్య, శారీరక-మానసిక ఆరోగ్యం వంటివాటిపై దృష్టిపెట్టాలని ఇందుకు అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది నిరంతర పర్యవేక్షణ కీలకమని అన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారుల సంక్షేమం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సల్యను అమలుచేస్తున్నాయని వివరించారు. 2023-24 నుంచి 2024-25 వరకు తల్లి లేదా తండ్రి లేని, తల్లిదండ్రులు లేని 18 ఏళ్ల లోపు 551 మంది బాలబాలికలకు ఈ పథకం ద్వారా నెలకు రూ.4 వేలు చొప్పున రూ.2.73 కోట్లు ఆర్థిక సహాయం అందించామని వివరించారు. పాఠశాలలు, కళాశాలల్లో బాల్య వివాహాలు, పోక్సో, బాలల హక్కుల చట్టాలపై అవగాహన కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. జిల్లాలో ఉన్న 16 బాలల సంరక్షణ కేంద్రాల ద్వారా నాణ్యమైన పారదర్శకమైన సేవలందించాలని, రెస్క్యూ చేసిన బాలబాలికలను జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్-2015 ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి వారి ఆదేశాల మేరకు బాలల సంరక్షణ కేంద్రాల్లో వసతి కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం, జువైనెల్ డిపార్ట్‌మెంట్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ సువార్త, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎం.రాజేశ్వరరావు, డీపీఓలు సత్యవతి, జ్యోతి, సీడబ్ల్యూసీ సభ్యులు రవి భార్గవ్, సీడీపీఓలు, డీసీపీయూ సిబ్బంది, పర్యవేక్షకులు, బాలల కేంద్రాల ఇన్‌చార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీశ

## జర్మన్ భాష శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

**చిలకలపూడి(మచిలీపట్నం):** ఎస్టీ సామాజికవర్గానికి చెంది బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తిచేసిన మహిళలకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జర్మనీ భాషపై శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం.ఫణిదూర్జటి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ పదినెలలపాటు ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండి, ఏపీ ప్రభుత్వ నర్సింగ్ కౌన్సిల్‌లో పేరు నమోదై ఉండాలని, రెండేళ్లపాటు ఆస్పత్రిలో పనిచేసి ఉండాలని సూచించారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి గుంటూరులోని బీఆర్ స్టేడియం ఎదురుగా ఉన్న ప్రభుత్వ వసతి గృహంలో నిర్వహించే ఈ శిక్షణకు హాజరయ్యేందుకు ఆసక్తిగల అభ్యర్థులు తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 77949 27921 సెల్ నంబరులో సంప్రదించాలని కోరారు.

## తక్కువ ఖర్చుతో మ్యాజిక్ డ్రెయిన్‌లు

**నందిగామ రూరల్:** మ్యాజిక్ డ్రెయిన్‌లతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, వాటిని తక్కువ ఖర్చుతో నిర్మించుకోవచ్చని డీపీఓ లావణ్య కుమారి సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన మండలంలోని సోమవరం గ్రామంలో జరుగుతున్న మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణ పనులను 25 జిల్లాల డీపీఓలు, సీఈఓలతో కలిసి ఆమె శనివారం పరిశీలించారు. ముందుగా ఏపీడీఓలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు మ్యాజిక్ డ్రెయిన్ వివరాలను డీపీఓలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ.90 వేల ఖర్చుతో 100 మీటర్ల మేర డ్రెయిన్ నిర్మిస్తున్నామని లావణ్యకుమారి తెలిపారు. ఈ డ్రెయిన్‌లో మురుగు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు ఇంకిపోతుందని వివరంచారు. తద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని సూచించారు. మురుగు నీరు నిల్వ ఉండకపోవటంతో దుర్వాసన, దోమల వ్యాప్తి కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

**500 మీటర్లకు ఐదు మ్యాజిక్ డ్రెయిన్‌లు**

సోమవరం గ్రామంలో రెండు వేల మీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్‌ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని ఏపీడీఓలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తెలిపారు. ముందుగా కలెక్టర్ వెయ్యి మీటర్లకు ప్రతిపాదించగా ప్రస్తుతం 500 మీటర్ల మేర ఐదు మ్యాజిక్ డ్రెయిన్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మిగిలిన వెయ్యి మీటర్ల పనులను ప్రతిపాదనల అనంతరం చేపడ్తామన్నారు. గ్రామంలో జరుగుతున్న మ్యాజిక్ డ్రెయిన్‌ల పని తీరుపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రామేశ్వరరావు, ఏపీఓ శరత్, పలు శాఖల అధికారులు, గ్రామ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



మ్యాజిక్ డ్రెయిన్ పనులను పరిశీలిస్తున్న అధికారులు

## జీతాల సమస్య పరిష్కరించాలి : యూటీఎఫ్

**వన్‌టౌన్(విజయవాడపశ్చిమ):** ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న జీతాల సమస్యను తక్షణం పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేష్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు జరిగి 45 రోజులు కావస్తున్నా వారి జీతాల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద శనివారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నక్కా వెంకటేష్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీలు జరిగి 45 రోజులు గడిచినా కేడర్ స్ట్రెంత్ వివరాలు కిందికి పంపక పోవడం, పొజిషన్ ఐడీలు లేక పోవడంతో జూన్, జూలై నెలల జీతాలు డీడీఓలు చేయడానికి ఆటంకం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో 25 వేల మందికి రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.పి.మనోహర్‌కుమార్ మాట్లాడుతూ.. హైస్కూల్ ప్లస్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య, నాయకులు ఎం.కృష్ణయ్య, పి.లీల, పి.నాగేశ్వరరావు, డి.హరిప్రసాద్, బి.రెడ్‌స్టార్, ఎం.లింగారెడ్డి, జె.సుధానంద్ తదితరులు పాల్గొన్నారు.



డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న యూటీఎఫ్

LATEST NOTIFICATIONS
IBPS-XV
PROBATIONARY OFFICERS 5208 VACANCIES Last Date: 28-7-2025
SPECIALIST OFFICERS 1007 VACANCIES Last Date: 28-7-2025
Batches on 28-7-2025 (6.30 am - 9.30 am)
Sreedhar's COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2.
Cell : 9392668899
www.sreedharscce.com

Exclusive
SSC
(Staff Selection Commission)
CGL / CHSL / MTS / GD CONSTABLES
and All other Competitive Exams
Batches on 11-8-2025 (5 pm - 8 pm)
Sreedhar's COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2.
Cell : 9392668899
www.sreedharscce.com

RAILWAY RECRUITMENT BOARD
ANNUAL CALENDAR RECRUITMENTS
Notification Released
TECHNICIANS 6238 VACANCIES
LAST DATE:28-7-25
NOTIFICATIONS SOON : NTPC/JE/GROUP-D/RPF/PARAMEDICAL
7-8-2025 (1.30 pm - 4.30 pm)
Sreedhar's COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2.
Cell : 9392668899
www.sreedharscce.com

## క్లుప్తంగా

### పింఛన్ల పునఃపరిశీలన త్వరగా పూర్తి చేయాలి



గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో విభిన్న ప్రతిభావంతులు(దివ్యాంగుల) పునఃపరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. పింఛన్ల పునఃపరిశీలన (రీ అసెస్మెంట్ ఆఫ్ పింఛన్స్)లో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య, జిల్లా పరిషత్, నగర పాలక సంస్థ, మున్సిపల్ కమిషనర్లతో శనివారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 27,235 మంది విభిన్న ప్రతిభావంతులకు చెందిన లబ్ధిదారులు ప్రతి నెల పింఛన్లు పొందుతున్నారన్నారు. వీరిలో 15,607 మంది లబ్ధిదారుల పునఃపరిశీలన పూర్తి చేశారని చెప్పారు. మిగిలిన 11,628 లబ్ధిదారుల పునః పరిశీలన కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డీఆర్‌డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, డీఎంహెచ్‌వో ఎం.సుహాసిని, డీసీహెచ్ఎస్ కేవీఎస్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

### హెల్త్ యూనివర్సిటీ ఫైనాన్స్ కమిటీ సభ్యుల నియామకం

లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫైనాన్స్ కమిటీ సభ్యులుగా ముగ్గురిని నియమించారు. ఈ నెల 16న జరిగిన యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం వారిని నియమిస్తూ రిజిస్ట్రార్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. సభ్యుల్లో గుంటూరు వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుబ్బారావు, వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఫిజీషియన్ డాక్టర్ టీడీ వరుణ్‌కుమార్‌రెడ్డి, విజయవాడకు చెందిన డాక్టర్ వై.సాయి కిషోర్‌లను నియమించారు. హెల్త్ యూనివర్సిటీ తరఫున ఏపీ మెడికల్ కౌన్సిల్‌కు ఇద్దరు సభ్యులను నామినేట్ చేస్తూ రిజిస్ట్రార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఆముదాలవలసకు చెందిన డాక్టర్ సీహెచ్ సుధాకర్, విజయవాడకు చెందిన సూరపనేని సురేష్‌బాబు ఉన్నారు.



ఈ ఫొటోలోని వ్యక్తి పేరు కాకర్ల కొండా. ఇతనిది జి.కొండూరు మండల పరిధి గంగినేని గ్రామం. కొండాకు భార్య, పాఠశాలకు వెళ్లే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొండా వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో తాను పనిచేయగా వచ్చిన సొమ్ములో కొంత పొదుపు చేసుకుంటూ గ్రామంలోనే నమ్మకంగా ఉంటున్న ఇందుర్తి సత్యనారాయణ అనే వ్యక్తి వద్ద చిట్టీలు కట్టేవాడు. 20 ఏళ్లుగా గ్రామంలో తెలిసిన వ్యక్తి కావడంతో రూ.60 వేల చిట్టీలు రెండు, రూ.1.20 లక్షల చిట్టీ ఒకటి వేశాడు. అంతే కాకుండా తన వద్ద దాచుకున్న రూ.3 లక్షలను సైతం సత్యనారాయణకు వడ్డీకి ఇచ్చాడు. ఇటీవల సత్యనారాయణ అదృశ్యం కావడంతో కొండా కుటుంబం లబోదిబోమంటుంది. తన ఇద్దరు కుమారుల భవిష్యత్తు కోసం రెక్కల కష్టం మీద పొదుపు చేసుకున్న రూ.5.20 లక్షలను కోల్పోవడంతో బాధిత కుటుంబం తీవ్ర మనోవేదనలో పడింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ తమకు న్యాయం జరగలేదని కొండా వాపోతున్నారు. వడ్డీ సంగతి దేవుడెరుగు తనకు అసలు డబ్బులైనా ఇప్పించాలని కోరుతున్నాడు.

# పల్లెల్లో ఆర్థిక మోసగాళ్లు

- తీవ్రంగా నష్టపోతున్న పేద కుటుంబాలు
- అధిక వడ్డీలు ఆశ చూపి రూ.కోట్లు దండుకుంటున్న వైనం
- అప్పులు, చిట్టీల పేరుతో టోకరా
- ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ మోసాలకు పాల్పడుతున్న ఉద్యోగులు
- లబోదిబోమంటున్న బాధితులు

జి.కొండూరు: గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఆర్థిక మోసగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కాయాకష్టం చేయగా వచ్చిన సొమ్మును రూపాయి రూపాయి కూడబెట్టి చిట్టీలు కట్టి, వడ్డీల కోసం అప్పులు ఇచ్చి మోసపోతున్నారు. ఇదంతా ఎందుకని ప్రభుత్వ రంగ సంస్థల్లో పొదుపు చేసుకుంటే సొమ్ము భద్రంగా ఉంటుందని భావిస్తే ఉద్యోగుల రూపంలో అక్కడా మోసపోక తప్పడంలేదు. పేద ప్రజల అమాయకత్వాన్ని ఆదాయంగా మార్చుకొని పక్కా ప్రణాళికతో మోసాలకు పాల్పడుతున్నారు. నిందితుల నుంచి సొమ్ము రికవరీ చేయడంలో వ్యవస్థలు విఫలమవడంతో బాధితులు ఒక జీవిత కాలపు నష్టాన్ని చవిచూస్తున్నారు. ఆర్థిక మోసాలు, పొదుపు మార్గాలపై ప్రభుత్వ రంగ సంస్థలు పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలకు దిశానిర్దేశం చేస్తే తప్ప ఇటువంటి మోసాలను కట్టడి చేయలేని పరిస్థితి కనిపిస్తోంది.

**రూ.కోటిన్నర వరకు వసూలు..**

జి.కొండూరు మండల పరిధి గంగినేని గ్రామంలో నమ్మకంగా ఉంటున్న ఇందుర్తి సత్యనారాయణ చిట్టీల పేరుతో కొంత, అప్పులు చేసి కొంత మొత్తంగా కోటిన్నర రూపాయలు తీసుకొని గ్రామం నుంచి పరారైన ఘటన ఈ నెల 6న వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు విశాఖపట్నంలో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినప్పటికీ తన వద్ద ఏమీ లేదని చెప్పడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులంతా గంగినేని, దుగ్గిరాలపాడు, సున్నంపాడు, కొత్తపాలెం గ్రామస్తులే. వీరంతా కూలీ, నాలీ చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని పిల్లల భవిష్యత్తు కోసమని దాచుకున్న సొమ్మును వడ్డీకి ఆశపడి సత్యనారాయణకు అప్పులు ఇచ్చి మోసపోయారు.



సున్నంపాడు పోస్టాఫీసులో అధికారుల విచారణకు హాజరైన బాధితులు(ఫైల్)

**పోస్టుమాస్టరే మోసం చేయడంతో..**

జి.కొండూరు మండల పరిధి సున్నంపాడు గ్రామంలోని పోస్టాఫీస్‌లో గ్రామస్తులు వివిధ రూపాల్లో దాచుకున్న డబ్బును పోస్టుమాస్టరే కాజేయడంతో గ్రామస్తులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ పోస్టాఫీసులో రూ.2 లక్షలు డిపాజిట్ చేసిన గ్రామానికి చెందిన ఓ మహిళ తన అకౌంట్‌ను విజయవాడలో చెక్ చేయించగా ఈ ఘటన ఈ నెల 11న వెలుగులోకి వచ్చింది. మొదట ఈ మోసం రూ.కోటి వరకు ఉంటుందని భావించినప్పటికీ అధికారుల విచారణలో రూ.30 లక్షల వరకు కాజేసినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ డబ్బు రికవరీ ప్రక్రియ కొనసాగుతున్నందున అధికారులు వివరాలను వెల్లడించలేదు. దీనిపై సీబీఐ అధికారులు సైతం విచారణ జరిపారు.

**అధిక వడ్డీలు ఆశ చూపి..**

జి.కొండూరు మండల పరిధి దుగ్గిరాలపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ కేంద్రంగా మార్కెటింగ్ ఏజెన్సీని స్థాపించి, చాక్లెట్, బిస్కెట్ కంపెనీలు నడుపుతున్నట్లు ప్రజలను నమ్మించాడు. ఆ తర్వాత తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాలతో పాటు విజయవాడ పరిధిలో బంధువులు, స్నేహితుల ద్వారా పెట్టుబడి రూపంలో రూ.వందల కోట్లు వసూలు చేశాడు. కొంత కాలం పాటు వడ్డీలు చెల్లించి భారీ మొత్తంలో వసూలు చేసిన తర్వాత మార్కెటింగ్ ఏజెన్సీని మూసివేశాడు. ఈ ఘటన 2023, ఆగస్టు 23న వెలుగులోకి వచ్చింది. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టిన వారికి ఆధారాలు లేక, భారీగా పెట్టుబడి పెట్టిన వారు ఇన్‌కమ్‌ట్యాక్స్ సమస్య తలెత్తుతుందని ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు.

**తల్లికి వందనం పేరుతో మోసం**

తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జూన్ 12వ తేదీన విడుదల చేసింది. జి.కొండూరు మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఫోన్‌లు చేసి మీకు తల్లికి వందనం డబ్బులు రావాలంటే ముందుగా మీరు కొంత డిపాజిట్ చేయాలంటూ ముగ్గురి నుంచి రూ.44 వేలను కాజేశారు. ఈ ఘటనతో కంగుతిన్న బాధితులు గ్రామస్తులను అప్రమత్తం చేయడంతో గ్రామస్తులు సైబర్‌నేరగాళ్ల బారి నుంచి తప్పించుకోగలిగారు.

### తొలి న్యాయ సేవా సహాయ కేంద్రం ప్రారంభం



విజయవాడలీగల్: రాష్ట్రంలో తొలి న్యాయ సేవా సహాయ కేంద్రాన్ని విజయవాడలోని రాష్ట్ర సైనిక్ బోర్డు కార్యాలయంలో ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్ పి.భాస్కరరావు శనివారం ప్రారంభించారు. భాస్కరరావు మాట్లాడుతూ.. న్యాయ న్యాయసేవా సహాయ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోని, తమకు ఉన్న న్యాయ సంబంధిత సమస్యలకు ఉచితంగా పరిష్కారాన్ని పొందాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయ సేవా సహాయ కేంద్రం ద్వారా దేశానికి సేవ చేసిన సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు అలాగే అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించనున్నారు. సమస్యలకు సత్వర పరిష్కారాన్ని అందించేందుకు న్యాయసేవా సహాయ కేంద్రాలను ఏర్పాటుచేయడం ద్వారా, సమాజానికి వారి సేవలకు గౌరవం తెలపడం లక్ష్యంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ(నల్సా) వీర్ పరివార్ సహాయత యోజన – 2025 పని చేస్తోంది. నల్సా ఆధ్వర్యంలో నల్సా వీర్ పరివార్ సహాయత యోజన – 2025 పథకాన్ని ప్రవేశపెట్టారు. వీరి ఆదేశాలను అనుసరించి ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సూచనలను మేరకు మెంబర్ సెక్రటరీ బి.హిమబిందు ఆధ్వర్యంలో న్యాయ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ డెప్యూటీ సెక్రటరీ హెచ్.అమరరంగేశ్వరరావు, రాష్ట్ర సైనిక్ బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

## పురుగు మందు తాగిన వ్యక్తి మృతి

జి.కొండూరు: కుటుంబ కలహాలతో పురుగు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కందులపాడు గ్రామానికి చెందిన మందా శ్రీనివాసరావు(44)కి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసైన శ్రీనివాసరావు భార్యతో తరుచూ గొడవపడుతూ ఉండేవాడు. ఇటీవల ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగా శ్రీనివాసరావు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం మేకలను మేతకు తోలుకెళ్లి అక్కడే పురుగు మందు తాగాడు. స్థానికులు గమనించి శ్రీనివాసరావును విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్‌కుమార్ తెలిపారు.

# కన్న కొడుకే మోసం చేశాడు

- ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఓ తల్లి ఆవేదన
- అధికారం ఉందనే అండతో తల్లిని మోసం చేసిన వైనం
- తన ఆస్తి తనకు ఇప్పించాలని కలెక్టర్, ఆర్డీఓలకు తల్లి ఫిర్యాదు

కంచికచర్ల: అధికార పార్టీ అండగా ఉంటే చాలు ఏమైనా చేయొచ్చని తెలుగు తమ్ముళ్లు పెచ్చుమీరిపోతున్నారు. ఓ కన్న కొడుకే తల్లిని మోసం చేసి ఆస్తి రాయించుకున్నాడు. ఆ వ్యక్తికి అధికార పార్టీ కొమ్ముకాస్తుందని సాక్షాత్తు టీడీపీ నాయకులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. తనను పింఛన్ డబ్బులు పెరుగాయని, రేషన్ బియ్యం వస్తాయని వేలిముద్రలు వేయించుకుని ఆస్తి రాయించుకున్న కుమారుడుపై చర్యలు తీసుకోవాలని 90 ఏళ్ల ఓ వృద్ధ తల్లి జిల్లా కలెక్టర్, నందిగామ ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో జరిగిన ఘటనపై వివరాలు ఇలా ఉన్నాయి. కంచికచర్ల గ్రామానికి చెందిన గుత్తా శాంతమ్మకు ముగ్గురు కుమారులు ఆమె వయస్సు 90 సంవత్సరాలు. పెద్ద కుమారుడు వెంకట్రావు(టీడీపీ నాయకుడు), రెండో కుమారుడు శివాజీ, మూడో కుమారుడు జానకిరామారావు అయితే పెద్ద కుమారుడు వెంకట్రావు కంచికచర్లలో వ్యవసాయం చేస్తుంటాడు. రెండో కుమారుడు విజయవాడలో వైద్య వృత్తి చేస్తున్నాడు. మూడో కుమారుడు విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తుంటాడు. గుత్తా శాంతమ్మకు సర్వే నంబర్ 76–2లో 4.12 ఎకరాలు పసుపు కుంకుమ కింద పుట్టింటి ఆస్తి వచ్చింది. అయితే తన పెద్ద కుమారుడు కాని మనుమడు కాని పెద్ద కోడలు కాని ఆమె బాగోగులు పట్టించుకోవటం లేదు. రెండో కుమారుడు శివాజీ విజయవాడలో నివాసముంటున్నా.. తల్లికి కంచికచర్లలో ఓ ఇల్లు కట్టించి అందులో ఆమెకు అవసరమైన సరుకులు ప్రతి నెలా ఇస్తున్నాడు. ఆమె బాగోగులన్నీ అతనే చూసుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ ఏడాది మార్చి నెలలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె వద్దకు పెద్ద కుమారుడు వెంకట్రావు తనతో పాటు మరి కొంత మందిని తీసుకెళ్లి తాము అధికారులమని మీకు పింఛన్ రూ.6 వేలు కావాలంటే 10 వేలి ముద్రలు వేయాలని, రేషన్ బియ్యం కావాలంటే మరో 10 వేలిముద్రలు వేయాలని, అధికారులమైన మేము మీ ఇంటికి వచ్చినట్లుగా మరో 10 వేలి ముద్రలు వేయాలన్నారు. శాంతమ్మ నిజమేనని నమ్మి ల్యాప్‌టాప్‌తో పాటు పుస్తకాలలో వేలి ముద్రలు, సంతకాలు చేయించుకున్నారు. ఆ విషయం ఆలస్యంగా తెలుసుకున్న శాంతమ్మ తన ఆస్తిని తన పెద్ద కుమారుడు వెంకట్రావు, మనుమడు రమేష్‌లు తనకు తెలియకుండా తనకున్న 4.12 ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణలను కలిసి ఫిర్యాదు చేశారు. పొలం రిజిస్ట్రేషన్ అక్రమంగా చేయించుకున్నాడని ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కోరారు.

**చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..**

కంచికచర్లకు చెందిన వృద్ధురాలు గుత్తా శాంతమ్మను మోసం చేసి అక్రమంగా ఆస్తి కాజేసిన వ్యక్తులపై సీనియర్ సిటిజన్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ శనివారం తెలిపారు. ఈనెల 28 సోమవారం నందిగామ ఆర్డీఓ కార్యాలయానికి విచారణకు రావాలని శాంతమ్మతో పాటు ఆమె ఆస్తి కాజేసిన వెంకట్రావుకు నోటీసులు ఇచ్చామని ఆర్డీఓ అన్నారు.

బాలకృష్ణ, నందిగామ ఆర్డీఓ


## సాక్షి సండే క్లాసిఫైడ్స్

**Goods**

**XEROX FOR SALE**

జిరాక్స్ షాప్ మెషినరీ Canon 3300/4245, 3 ఫీట్ వైడ్ Scanner, Konica కలర్ Mug & T-Shirt ప్రింటింగ్ మిషన్స్ అమ్మకం. ✆ 98857 30003

**Real Estate**

గన్నవరం ఎయిర్‌పోర్టుకు దగ్గరలో సిద్ధార్థ మెడికల్ కాలేజి అనుకొని గజం 17000, తేలప్రోలు హైవేకి అనుకొని గజం 12000, మల్లవరం ఇండస్ట్రీయల్ హబ్ గజం 7000 సంప్రదించండి. ✆ 90320 63116

**FLAT FOR SALE**

2 BHK & 3 BHK డీలక్స్ అపార్ట్‌మెంట్స్ E/F ఫ్లాట్స్ 1362 Sft నుండి 2114 Sft వరకు అన్ని సౌకర్యాలతో కలవు. గౌరిశంకర్ నగర్, కానూరు. ✆ 97017 98726, 89196 79256

తాడిగడప మహేష్‌నగర్, సాయిబాబా గుడికి ఎదురుగా గల రాధాకృష్ణ రెసిడెన్సీ నందు ఫ్లోర్‌కి ఒక్కటే చొప్పున New 3 BHK (2150 S.Ft) ఫ్లాట్స్ అన్ని సౌకర్యములతో అమ్మకము. ✆ 98483 31213

బందర్ రోడ్డు సిద్ధార్థ Eng కాలేజి ఎదురు పద్మజా నగర్‌లో న్యూ 3 BHK ఫ్లాట్ 1800 Sft. గృహప్రవేశానికి కలదు. ఫ్లోర్‌కి 1 ఫ్లాటే. ✆ 94400 31268

VJA, LIC కాలనీ జయప్రకాష్ నగర్ 1st లైన్ లగ్జరీ 3 BHK ఫ్లాట్స్ ఏలూరు రోడ్ సీతారామపురం, చాపరాల వారి వీధి, Axis బ్యాంక్ ATM రోడ్‌లో 3 BHK ఫ్లాట్స్ అమ్మకం. ✆ 90305 06249

విజయవాడ మొగల్రాజపురం సహోదయ స్కూలు ఎదురుగా కోస్టల్ అపార్ట్‌మెంట్ నందు 2 BHK గ్రౌండ్ ఫ్లోర్ (600 చదరపు అడుగులు) కారు పార్కింగ్ తో అమ్మకం. ధర: 35,25,000/- సంప్రదించండి ఫోన్: 85007 37579

2350 S.ft. గల న్యూ 3 BHK లగ్జరీ ఫ్లోర్‌వైజ్ ఫ్లాట్స్ అన్ని సౌకర్యాలతో అమ్మకానికి కలవు. ప్రియ పిల్లల హాస్పిటల్ దగ్గర, వంటకాలువ రోడ్, పటమట. ✆ 97017 98726, 93931 88388

**HOUSE FOR SALE**

విజయవాడ ప్రసాదంపాడు కొమ్మా రామస్ట్రీట్‌లో వడమర ఫేస్‌తో 195 చ.గ.లో G+1 ఇండివిద్యువల్ బిల్డింగ్ అమ్మ బడును. ఫోన్: ✆ 93984 81243

**LAND FOR SALE**

19 Cents Land for Sale @ Enikepadu Near Railway Gate East & Road Facing. Contact : 9246553522

**PLOT FOR SALE**

శ్రీ వల్లభనేని ఎస్టేట్స్: రూ. 1,50,000/-కే 100 గజాలు అద్దంకి దగ్గరలో 10 ఎర్రచందనం మొక్కలతో అమ్మకం. సంప్ర।। ✆ 81438 82818

**TO-LET COMMERCIAL**

సింగ్‌నగర్ ఆంధ్రప్రభ కాలనీ మెయిన్ రోడ్డు ఇండియన్ బ్యాంకుపైన ఫస్ట్ ఫ్లోర్ 1500 S.Ft కమర్షియల్ స్పేస్ బ్యాంకు, ఆఫీసులకు అద్దెకు. ✆ 91216 54444

బిల్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఎదురు జమ్మిచెట్టు సెంటర్ లో 700 S.Ft G/F & 1st ఫ్లోర్ 1200 S.Ft మొత్తంగా/ఫ్లోర్ వైజ్‌గా అద్దెకు కలదు ✆ 99664 53453

**BUILDING & CONSTRUCTIONS**

20 సం।।ల కన్‌స్ట్రక్షన్స్ అనుభవంతో, 100% క్వాలిటీ మెటీరియల్స్‌తో అతి తక్కువ SFT రేటుకు మీ ఆలోచనకు తగ్గట్టుగా కాంట్రాక్ట్ పద్ధతిలో బిల్డింగ్స్ కట్టించి ఇవ్వబడును. KSB Constructions, VJA ✆ 95531 31548

**Services**

**HEALTH CARE**

ఆయుర్వేద కీళ్ళనొప్పుల చికిత్స. మెడ, భుజం, నడుము, మోకాళ్ళు, మడమ నొప్పులకు చూడబడును. సమయం: సా 4 గం నుండి 6 గం వరకు. అపాయింట్‌మెంట్ ద్వారా సంప్రదించండి బందర్‌రోడ్, బందరు లాకులు బస్టాప్ వెనుక, గవర్నర్‌పేట, VJA. ✆ 94416 35220

**Wanted**

పటమట పంటకాలువ రోడ్‌లోని N & D Dental Careలో పని చేయుటకు అసిస్టెంట్ కావలెను. వర్క్ టైం ఉ: 9.30 - 1.30 సా: 4.30-8.30 సంప్ర: ✆ 97030 37037

Vihari Honda సింగ్‌నగర్, గాంధీనగర్, భవానీపురం షోరూమ్‌లలో పని చేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (M/F) కావలెను. ✆ 97032 18818 మరియు క్యాషియర్ & జూనియర్ అకౌంటెంట్స్ కావలెను. ✆ 97032 18816

వ్యవసాయ భూములలో పురుగుల మందులు స్ప్రే చేయుటకు అనుభవం ఉన్న లేదా ట్రైనింగ్ అయిన అగ్రికల్చరల్ డ్రోన్ పైలట్లు కావలెను. ✆ 87125 51235

గురుకుల్ MEC, CA & CMA వారికి అనుభవం గల టెలికాలర్స్ (F) కావలెను. ఇంటర్వ్యూస్ @ గౌతమ్ డిగ్రీ కాలేజ్, Opp: మోడ్రన్ డిగ్రీ కాలేజ్, బెంజ్‌సర్కిల్, VJA. ✆ 86971 72345

డ్రైవర్లు కావలెను- Maruti Eeco, Dzire, Ertiga, Brezza డ్రైవింగ్ మరియు ఆఫీస్ పనికొరకు అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి, వయస్సు 40 సం. లోపు కలవారు. జీతం+DA ✆ 92464 75192 / 94

Wanted Male Warden for a Child Care Residential Institution at Vijayawada. (Night stay required) Age: 30 to 40 yrs. Q: Any Degree. Good Salary. Experience: Candidate working with children is must. Send your resume to: venkataswamy.rajarapu@caretoaction.org Contact: Ph: 78938 53344

ఎలక్ట్రీషియన్స్, హెల్పర్స్ కావలెను. వయస్సు 18-30 సం।। లోపు, హౌస్ వైరింగ్‌లో అనుభం ఉన్న వారికి ప్రాధాన్యత. సంప్ర।। ✆ 93921 33234

ప్రముఖ ప్రింటింగ్ కంపెనీలో పనిచేయుటకు డిజైనర్స్ & హెల్పర్స్ కావలెను. ఫోటో షాప్ & కోరల్ డ్రాలో అనుభవం ఉన్న వారు కావలెను. ✆ 99123 41915, 76598 29999

పోరంకిలో ప్రముఖ పబ్లికేషన్స్‌కు అనుభవజ్ఞులైన DTP ఆపరేటర్లు, లేడీ అకాడమిక్ కోఆర్డినేటర్స్ అకౌంటెంట్స్ కావలెను అనుభవం బట్టి జీతం ✆ 7730035678

ప్రముఖ వాచ్ షోరూం నందు సేల్స్ గర్ల్స్ కావలెను. Q:10th అభయ్ టైమ్స్, షాప్ No. 67, 68, స్వర్ణలోక్ కాంప్లెక్స్ ఏలూరు రోడ్డు, VJA ✆ 95537 22788

స్వామి వివేకానంద ఓల్డేజ్ హోం (VJA) శ్రీమంతుల ఇండ్లలో వృద్ధుల/పేషంట్ల సేవకు, ఇంటి/ వంట పని, బేబీ కేర్ కొరకు 10th ఆపై చదివి, Age: 20-30 కలిగిన (M/F) వర్కర్లు కావలెను. భో+వ+జీ: 18-20 వేలు. ఏజెంట్ల కమీషన్: 5000 ✆ 9963521122, 9963101122

సెక్యూరిటీ గార్డ్స్ నాగార్జున యూనివర్శిటీ పరిసర ప్రాంతాలలో 12 గం।। డ్యూటీ చేయుటకు అర్జెంటుగా కావలెను. ✆ 94902 48039, 94903 80213

ప్రముఖ నిధి బ్యాంక్ నందు మార్కెటింగ్ చేయుటకు మండలాల వారీగా ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత . జీతం : రూ. 12,000 - 25,000/-. Contact: 94947 68445

**స్థలము అమ్మకం**

మచిలీపట్నం, మాచవరం నందు 373 చ॥గ॥ల నివాస స్థలము కనీసవు ధర రూ.47,00,000/- గా, 436 చ॥గ॥ల నివాస స్థలము కనీసవు ధర రూ.29,00,000/-గా నిర్ణయించి బ్యాంకు వేలము నందు అమ్మబడును.
98496 36969
79951 98451

అజిత్‌సింగ్‌నగర్ ఏరియాలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. 8 గంటల డ్యూటీ, జీతం 11,000/-+PF+ESI 4 వీక్లీ ఆఫ్‌లు. Q:10th ఫెయిల్, 50 సం।।లోపు వారు సంప్ర: ✆ 88014 97437

ప్రముఖ ఆటోఫైనాన్స్ ఆఫీసు నందు డిగ్రీ చదివి, సొంత ఇల్లు, బైక్ కలిగిన కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను Age: 25-30. Salary: 20-22 వేలు. ✆ 99495 58181, 90325 58181

Eng, Soc (EM) (6th - 10th) & PET Teachers-Attend demo with originals at St. Paul's School in Nallagunta, Gollapudi, VJA. Ph: 91828 28763, 73864 85919

విజయవాడ లోని ప్రముఖ రియల్ సంస్థ వారికి లేడీ టెలీకాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ & డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న అభ్యర్థుల కావలెను. మంచి కమీషన్ ✆ 91107 53627

హైదరాబాద్‌లోని వృద్ధాశ్రమంలో పని చేయుటకు నర్సులు, కేర్ టేకర్లు, ఆడ/మగ/జంట కావలెను. ఫోన్: 9347556162 / 8309615249

షిరిడీసాయి వృద్ధుల ఆశ్రమము హైదరాబాద్‌లో లేడి వార్డెన్స్, లేడీ సూపర్‌వైజర్స్, నర్సులు, ఆయాలు, భార్యాభర్తలు కావలెను. Ph: 8985114453, 9391036931

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను పేషెంట్లను పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి భోజనం. జీ : 20K. Ph: 8977639662, 8977639663

కష్టలెక్కి కాదు.VIPఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడానికి స్త్రీలు/పురుషులు ఆయా, నర్సులు, వంటవారు,RMP&డాక్టర్స్ కావలెను. జీ: 15వేలు -40వేలు,ఫ్రీరూం+భోజనం.Hyd. 9014885406

**గమనిక**

సాక్షి తెలుగు దినపత్రికలో రోజూ ప్రచురించే క్లాసిఫైడ్ ప్రకటనలు భవిష్య, వాటిని నిశితంగా పరిశీలించిన పిదప ప్రతిస్పందించాల్సిందిగా మా పాఠకులను కోరడమైనది. ప్రకటనదారు తెలిపే లేదా క్లెయిమ్ చేసే వాటితో ఈ వార్తా పత్రికకు ఎలాంటి సంబంధం లేదు. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ / డిపాజిట్ చేయవద్దు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.


### అమ్మ సన్నిధిలో సేవకు అవకాశం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో పండుగలు, పర్వదినాలతో పాటు రద్దీ సమయాల్లో నిస్వార్థంగా ఉచిత సేవ చేసే సేవకులు, భక్త బృందాలకు ప్రాధాన్యత ఇవ్వాలని దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు సేవ చేయడానికి ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవాలన్నారు. సేవకు భక్తులు తమ వివరాలను www.kanakadurgamma.org లో వాలెంటరీ విభాగంలో తమ పేరు, ఫోన్ నంబర్, చిరునామా, ఫొటో, ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

### అధికార లాంఛనాలతో లక్కీకి వీడ్కోలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): పోలీస్ శాఖలో 10 ఏళ్ల సేవలందించి అనారోగ్యంతో మృత్యువాత పడిన జాగిలం లక్కీకి శనివారం అధికార లాంఛనాలతో వీడ్కోలు పలికారు. లాబ్రాడార్ రీట్రీవర్ జాతికి చెందిన లక్కీ 2015లో జన్మించగా, దానికి హైదరాబాద్‌లోని ఐబీటీఏ, ఐఎస్‌డబ్ల్యూ శిక్షణ సెంటర్‌లో డాగ్ హ్యాండ్లర్ ఏఆర్‌హెచ్‌సీ సీహెచ్‌డీ ప్రసాద్ ఆధ్వర్యంలో పేలుడు పదార్థాలను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనంతరం నగరానికి ముఖ్య వ్యక్తులు విచ్చేసే సమయంలో వారి భద్రత కోసం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ చేపట్టే ముందస్తు చర్యల్లో చురుగ్గా పాల్గొనేదని పోలీస్ సిబ్బంది తెలిపారు. లక్కీ మృతి పట్ల ఎన్టీఆర్‌జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు శ్రద్ధాంజలి ఘటించారు. సీపీ ఆదేశాల మేరకు డీసీపీలు ఏబీటీఎస్ ఉదయరాణి, కేజీవీ సరిత, సీఎస్‌డబ్ల్యూ డీసీపీ ఎస్‌వీడీ ప్రసాద్, ఏసీపీ కృష్ణంరాజు, ప్రేమ్‌కుమార్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు ఇతర అధికారులు లక్కీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

### టీచర్ల జీతాల చెల్లింపులో జాప్యాన్ని నివారించాలి

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇటీవల జరిగిన బదిలీల్లో ఉద్యోగోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు సంబంధించిన పొజిషన్ ఐడీలను కేటాయించి వారికి వెంటనే జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.శ్రీను, ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డిని కలిసి వివిధ సమస్యలను చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను మాట్లాడుతూ జీతాల చెల్లింపులో జాప్యాన్ని నివారించాలని కోరారు. పదో తరగతి స్పాట్ వేల్యూషన్, పరీక్ష నిర్వహణ, పాఠశాల నిర్వహణ గ్రాంట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలన్నారు. యాప్‌ల భారాన్ని తగ్గించి బోధన సమయం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

### జిల్లాలో 18.90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో 18.90 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8.30 గంటల మధ్య భారీ వర్షం కురిసింది. విజయవాడ సెంట్రల్‌లో 34.2 మిల్లీమీటర్లు, వెస్ట్‌లో 34.2, నార్త్‌లో 33.8, ఈస్ట్‌లో 33.6, రూరల్‌లో 33.2, కంచికచర్లలో 28.6, చందర్లపాడులో 24.2, వీరులపాడులో 23.2, మైలవరంలో 21.4, తిరువూరులో 19.8, జి కొండూరులో 19.6, ఇబ్రహీంపట్నంలో 18.4, గంపలగూడెంలో 9.2, ఏ కొండూరులో 9.0, విసన్నపేటలో 7.4, జగ్గయ్యపేటలో 6.8, పెనుగంచిప్రోలులో 6.8, వత్సవాయిలో 5.6, నందిగామలో 4.8, రెడ్డిగూడెంలో 4.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

### రేపు ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష

లబ్బీపేట(విజయవాడతూర్పు): బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ, మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసిన అనంతరం అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 28న విజయవాడ ధర్నా చౌక్‌లో మహిళలు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. ఈ దీక్షల్లో పెద్ద సంఖ్యలో ఓబీసీ మహిళలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ టిక్కిల్ రోడ్డులోని బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జాతీయ స్థాయిలో జన గణనలో కులగణన జరిగి, ఆపై నియోజకవర్గాల పునర్విభజన చేసిన అనంతరమే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. విద్య, సాంఘికం, ఆర్థిక రంగాల్లో ఓబీసీ మహిళలు, అగ్రకుల మహిళలతో పోటీపడి గెలవడం అసాధ్యమన్నారు. కుమ్మర క్రాంతికుమార్, ఉద్యోగ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు మానేపల్లి వీవీఎస్ మూర్తి, కార్యనిర్వాహక అధ్యక్షులు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, మేకా వెంకటేశ్వరరావు, చెప్పాడ చందు, వాక వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


**శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ-1**
"ఇ" ప్రొక్యూర్‌మెంట్ టెండర్ ప్రకటన NIT NO.03/EE2/2025-26, Dt: 23-07-2025

శ్రీ అమ్మవారి దేవస్థానము నందు సాంకేతిక విభాగమునకు సంబంధించి 1) జమ్మిదొడ్డి వద్ద రూములు లపేర్లు 2) కొండ క్రింద MS ఆర్చ్ ఫ్రేమ్స్ మరియు క్యూ ఫ్రేమ్స్ 3) CC Platform పైనా వాలి నుండి కనక దుర్గానగర్ వరకు 4) లడ్డు trays 5) సి.వి రెడ్డి లపేర్లు 6) కొండ క్రింద రిటైనింగ్ వాల్ నిర్మించుటకు 7) U.G. Cable పనులు చేయుటకు గాను టెండర్లు కోరబడుచున్నవి. ఆసక్తికలవారు https://tender.apeprocurement.gov.in లో Endowments department సీ.నెం. 1 టు 7 వర్క్స్ నందు దర్శించవచ్చును. టెండర్లు డౌను లోడు ది:29-07-2025 మ: 3.00 గం।।ల నుండి ది:05-08-2025 ఉ: 11.00 గం।।ల వరకు. టెండరు దాఖలు చేయు చివరి తేది:05-08-2025 మ: 3.00 గం।।ల వరకు. పూర్తి వివరములకు కార్యాలయము పనిచేయు వేళలో లేదా ఫోన్: 0866-2423800 ద్వారా సంప్రదించగలరు.

ఆర్జిత సేవ, పరోక్ష సేవా మరియు వివరములకు కొరకు https:// kanakadurgamma.org నందు చూడగలరు.

**SAKSHI** SAKSHI DIGITAL MEDIA GROUP

**పదవీ విరమణ శుభాకాంక్షలు**




పద్మ ఆర్కేడ్ బిల్డింగ్, మలబార్ గోల్డ్ ఎదురు రోడ్, రుక్మిణి రైస్‌మిల్ రోడ్, లబ్బీపేట, విజయవాడ
ఫోన్స్ : 99122 25442, 99516 02865

15%

| | | | | | |
|---|---|---|---|---|---|
| విజయవాడ, 1 టౌన్ భవానీపురం | 9010210386 | తిరువూరు | 9010577706 | మైలవరం | 9010223734 |
| 2 టౌన్, గాంధీనగర్ | 9010201611 | అవనిగడ్డ | 7995566983 | నందిగామ | 7995092114 |
| మొగల్రాజపురం బందరు రోడ్డు | 9010131135 | గుడివాడ | 9951602865 | జగ్గయ్యపేట | 9912220547 |
| పటమట పెనమలూరు | 9912220539 | పెడన | 9912220543 | మచిలీపట్నం | 9912220543 |
| | | నూజివీడు | 9912220544 | కైకలూరు | 9951602985 |
| | | గన్నవరం | 9010210382 | తిరువూరు | 9951020399 |